క్లుప్తంగా

మర్యాదపూర్వకంగా..



ప్రిన్సిపల్ రామచంద్రరావును అభినందిస్తున్న పూర్వ విద్యార్థులు

కంబాలచెరువు: ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.రామచంద్రరావును పూర్వ విద్యార్థుల సంఘం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆయనకు సంఘం అధ్యక్షుడు ముళ్ల మాధవ్ పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు భార్గవ్, జనరల్ సెక్రటరీ సుధాకర్ పాల్గొన్నారు.

జీవన నైపుణ్యాలపై శిక్షణ

రాజమహేంద్రవరం రూరల్: సమాజంలో ప్రతి ఒక్కరూ జీవన నైపుణ్యాలు పెంచుకోవాలని జిల్లా విద్యాశిక్షణాసంస్థ (డైట్) ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌డీవీ రమణ అన్నారు. బొమ్మూరులోని డైట్‌లో శుక్రవారం జిల్లాలోని పాఠశాల ఉపాధ్యాయులకు జీవన నైపుణ్యాలపై మూడు రోజుల శిక్షణ ప్రారంభమైంది. మేజిక్‌బస్ సంస్థ సహకారంతో ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేజిక్ బస్ సంస్థ రీజినల్ మేనేజర్ దుర్గాప్రసాద్, డానియేల్, పద్మజ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్లుగా డైట్ అధ్యాపకులు డి.సుజాతారత్నం, ఎల్.చూడామణి, డీఎస్‌వీ సత్యనారాయణ, జె.కళావతి, ఫిజికల్ డైరెక్టర్లు స్వామి, ఎస్‌ఈ పరిమళ వ్యవహరిస్తున్నారు.

36 మందికి ఉద్యోగాలు

రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో బొమ్మూరులోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (నేక్) భవనంలో శుక్రవారం నిర్వహించిన మినీజాబ్‌మేళాలో 36 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు తెలిపారు. మేళాలో మూడు కంపెనీలు పాల్గొన్నాయని, 78 మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్, నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ జున్నూరి రాజు, ప్లేస్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి

ధవళేశ్వరం: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్‌పై నలుగురు దాడి చేశారు. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం నుంచి రాజోలు వెళుతున్న ఆర్టీసీ బస్సును ధవళేశ్వరం సాయిబాబా గుడి సమీపంలో శుక్రవారం బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆపారు. కండక్టర్‌పై దాడి చేసి ఈయర్ ఫోన్లు లాక్కున్నారు. అతడి నుంచి క్యాష్‌బ్యాగ్‌ను కూడా లాగే ప్రయత్నం చేశారు. దీంతో బస్సులోని ప్రయాణికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. కండక్టర్ పోతాబత్తుల వెంకటసూర్యభాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాడికి పాల్పడిన వారిని నాయుడు, మురళీ, సాయిరావు, విజయసాగర్‌గా గుర్తించారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రకాశం నగర్: జిల్లా 108 ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం పేపర్ మిల్లు వద్ద గల సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా బి.రాజులోవ, గౌరవ సలహాదారుడిగా ఎంఎస్ శ్రీనివాస్, అధ్యక్షుడిగా వి.రమణ, ప్రధాన కార్యదర్శిగా జి.రమేష్ బాబు, కోశాధికారిగా వెంకటేశ్వరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

మధురపూడి: కోరుకొండ మండలం బూరుగుపూడి సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మోటారు సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వారిలో కడియం గ్రామానికి చెందిన విఘ్నేష్ పరిస్థితి విషమంగా ఉంది. కోరుకొండ ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. కోరుకొండ నుంచి రాజమహేంద్రవరం వైపునకు వెళ్తున్న వెళుతున్న కారును.. రాజమహేంద్రవరం నుంచి మోటారుసైకిల్‌పై వస్తున్న కోరుకొండ ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యుడు గొల్లపల్లి ప్రవీణ్ కుమారుడు తనీష్, అతడి స్నేహితుడు విఘ్నేష్ (కడియం) ఢీకొన్నారు. ఈ ఘటనలో విఘ్నేష్ తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రులను 108లో రాజమహేంద్రవరంలో హాస్పటల్‌కు తరలించారు.

సినిమాలు

శ్యామల	: మహావీరుడు
సూర్యమినీ	: మిషన్‌ఇంపాజిబుల్
సూర్యప్యాలెస్	: బేబీ
స్వామి	: మహావీరుడు
అశోక	: రంగబలి
శివజ్యోతి	: సామజవరగమన
అనుశ్రీ	: ఆదిపురుష్
రాజా	: బేబీ
ఊర్వశి	: నాయకుడు
రంభ	: రివెంజ్,రుద్రంగి
మేనక	: మిషన్ ఇంపాజిబుల్
అప్సర	: బేబీ
నామవరం	
వీఎస్ మహల్	: బేబీ
ధవళేశ్వరం	
మురళీకృష్ణ	: బేబీ
కడియం	
వెంకటసూర్య	: మహావీరుడు

సచివాలయాలు.. సేవానిలయాలు

- ప్రతి ఇంటికీ ప్రభుత్వ సేవలు
- నిత్యం స్పందన కార్యక్రమం
- కష్టాలు తప్పాయని ప్రజల ఆనందం

సీటీఆర్ఐ: ఒకప్పుడు ప్రభుత్వ సేవలు పొందాలంటే సాధారణ పౌరులు ఎన్నో కష్టాలు పడేవారు. కొన్ని సేవలు పొందాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వచ్చేది. సచివాలయ వ్యవస్థ రాకతో అలాంటి ఇబ్బందులకు చెక్ పడింది. సచివాలయాల్లో అందుతున్న సేవలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన రెవెన్యూ సేవలతో పాటు అనేక ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేస్తున్నారు. పన్నులు చెల్లింపులు, సంక్షేమ పథకాల అమలులో సిబ్బంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలోని వలంటీర్లు క్షేత్రస్థాయిలో కార్యదర్శులకు సహాయంగా నిలిస్తున్నారు.

గాంధీజీ ఆశయానికి అనుగుణంగా..

మహాత్ముడు కన్న కలలకు ప్రతిరూపాలుగా సచివాలయాలు ఆవిర్భవించాయి. గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రెండువేల మంది జనాభా ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని 60 సచివాలయాలు, రూరల్ పరిధిలోని 35 సచివాలయాలు సేవలుందిస్తున్నాయి. 773 మంది సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, 1600 మంది వలంటీర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రతి సచివాలయంలో గ్రేడ్ సెక్రటరీతో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా సంరక్షణ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీష్ సెక్రటరీ అందుబాటులో ఉంటారు. జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తుంటే సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం జరుగుతోంది. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా సచివాలయాలు పనిచేస్తున్నాయి. సచివాలయాల్లో ఆధార్ సేవలను సైతం అందిస్తున్నారు. ఇందుకోసం మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకూ వేలమందికి ఆధార్‌కు సంబంధించి సేవలను అందించారు.



నగరంలోని సచివాలయం



పెళ్లి సర్టిఫికెట్ అందిస్తున్న సచివాలయ ఉద్యోగి తాతారావు తదితరులు



మహిళకు పథకాలను వివరిస్తున్న వలంటీర్ జగదీశ్వరి

ఇబ్బందులు తప్పాయి



కుల ధ్రువీకరణ పత్రాల కోసం గతంలో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవాళ్లం. గంటలు, రోజుల తరబడి తిరిగితేనే కానీ సర్టిఫికెట్ వచ్చేది కాదు. ఇప్పుడు సచివాయాల రాకతో ఆ ఇబ్బందులు తప్పాయి. వలంటీరే ఇంటికి వచ్చి సర్టిఫికెట్‌ను అందిస్తోంది.

– చెక్కా సుబ్బలక్ష్మి

పింఛన్ వచ్చింది



నాకు అంగవైకల్యం ఉండటంతో పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాను. దానికి సదరమ్ సర్టిఫికెట్ కావాలని అడగడంతో వెంటనే సచివాలయంలో సంప్రదించాను. దరఖాస్తు చేసుకున్నాక సర్టిఫికెట్ వచ్చేలా చేశారు. ఇప్పుడు నాకు పింఛన్ వస్తోంది.

– మానుకొండ మిల్టన్, రాజమహేంద్రవరం

వలంటీర్లపై రాజకీయాలెందుకు: భరత్



కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజల కోసం చిత్తశుద్ధితో సేవలందజేస్తున్న వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు చేయడం తగదని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పవన్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మనసులో మాటేనన్నారు. ఈనాడు అందిస్తున్న ఆ స్క్రిప్టుకు ప్రొడ్యూసర్ చంద్రబాబు, యాక్టింగ్ పవన్ అన్నారు. వీరు ముగ్గురూ కలసి వలంటీర్ వ్యవస్థపై గురి పెడుతున్నారన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెదిరేది లేదన్నారు. వలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికీ మధ్య వారధిలా విశేషమైన సేవలందిస్తున్నారని, అటువంటి సేవకులను అభినందించకపోగా, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సమర్థవంతమైన వలంటీర్ల వ్యవస్థ, వారి సేవల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తట్టుకోలేకపోతున్నారన్నారు.

చంద్రయాన్‌ను వీక్షించిన విద్యార్థులు



రాకెట్ ప్రయోగాన్ని వీక్షిస్తున్న షిర్డీసాయి విద్యార్థులు



మాట్లాడుతున్న డాక్టర్ కర్రి రామారెడ్డి

కంబాలచెరువు: చంద్రయాన్ 3 ప్రయోగాన్ని నగరంలో విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నగరపాలక సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ స్కూళ్లతో పాటు పలు కళాశాలల చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఇస్రోలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆర్.తాతయ్య బాబు రాకెట్ ప్రయోగం గురించి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. మన దేశం అంతరిక్ష ప్రయోగాలు ఎందుకు చేస్తుంది, దానివల్ల లాభాలను విపులంగా తెలిపారు. మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్‌లో షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి జాబిల్లిపై అన్వేషణ కోసం నింగిలోకి ఎల్వీఎం 3 ఎం 4 రాకెట్ దూసుకెళ్లింది. లైవ్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రయోగాన్ని వీక్షిస్తున్న విద్యార్థులందరూ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, రాజమహేంద్రవరం విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ పాత్రికేయులు వీవీఎస్ కృష్ణకుమార్, ప్రెస్‌క్లబ్ గౌరవ అధ్యక్షుడు మండెల శ్రీరామమూర్తి, కంటిపూడి రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ హెచ్‌ఎం పి.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

ప్రకాశం నగర్: ఇస్రో చేపట్టిన చంద్రయాన్ –3 ప్రయోగాన్ని షిర్డీసాయి విద్యానికేతన్ విద్యార్థులు శుక్రవారం పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. స్కూల్ చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ప్రిన్సిపాల్ జేఎస్‌వీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

నేడు విద్యుత్ అంతరాయం

రాజమహేంద్రవరం సిటీ: అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ శశి స్కూల్, రెవెన్యూ కాలనీ, గాయత్రీ నగర్, ఎస్‌బీఐ కాలనీ స్వర్ణాంధ్ర ఆశ్రమం, చాడేశ్వరి నగర్ ఏరియాల్లో విద్యుత్ ఉండదన్నారు.

బాధితురాలికి పరామర్శ



బాధితురాలిని పరామర్శిస్తున్న ఎంపీ భరత్ రామ్

కడియం: ఉన్మాది చేతిలో గాయపడి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణిని శుక్రవారం ఎంపీ భరత్ రామ్ పరామర్శించారు. ఘటనా వివరాలను అడిగి తెలుసుకుని, ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ నిందితుడ్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారన్నారు.

వలంటీర్లకు వందనం

వలంటీర్లు సేవా సారథులు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. కష్ట సమయంలో అండగా నిలబడుతున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

– సీటీఆర్ఐ

మృతదేహానికి అంత్యక్రియలు



నాగరాజు మృతదేహాన్ని తరలిస్తున్న సచివాలయం సిబ్బంది

రాజమహేంద్రవరంలోని 27వ డివిజన్ ఇన్నీస్‌పేటకు చెందిన ఎడ్ల నాగరాజు(86) 2022 మే 2న మృతి చెందాడు. అతడికి వృద్ధాప్యంలో ఉన్న చెల్లి తప్ప బంధువులు ఎవ్వరూ లేరు. దీంతో మృతదేహాన్ని తరలించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ప్రతినెలా నాగరాజుకు పింఛన్ అందిస్తున్న వలంటీర్ లక్ష్మీ ప్రియాంక ఈ విషయాన్ని తెలుసుకుని, సచివాలయానికి సమాచారం ఇచ్చింది. 81వ సచివాలయ సిబ్బంది దగ్గరుండి నాగరాజు అంత్యక్రియలు నిర్వర్తించారు. అడ్మిన్ సెక్రటరీ విజయ్‌కుమార్ రెడ్డి, వెల్ఫేర్ సెక్రటరీ రంజిత్ కుమార్ , సచివాలయ సిబ్బంది సేవను పలువురు కొనియాడారు.

బంగారు ఉంగరం వెతికారు



చెత్త నుంచి వెతికి తీసిన బంగారు ఉంగరం

ఇన్నీస్‌పేట 37వ సచివాలయం పరిధిలో నివసిస్తున్న నాగలక్ష్మి ఎప్పటిలాగానే ఇల్లు ఊడిచి చెత్తను బుట్టలోకి ఎత్తి, దగ్గరలోని గార్బేజ్‌లో వేశారు. తర్వాత గమనించేసరికీ ఆమె చేతికి ఉండే ఆరు గ్రాముల సాయిబాబా ఉంగరం కనిపించలేదు. వెంటనే గార్బేజ్ వద్దకు చేరుకుని చూడగా అది చెత్తతో పూర్తిగా నిండిపోయింది. దీంతో ఆమె ఆరోజు నగర పాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న స్పందనకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. కమిషనర్ ద్వారా సచివాలయ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే వలంటీర్ ఉష అక్కడకు వచ్చి, విషయం తెలుసుకుంది. పారిశుధ్య కార్మికుల సాయంతో గార్బేజ్‌లో వెతికి బంగారు ఉంగరాన్ని గుర్తించి నాగలక్ష్మికి ఇచ్చారు. వలంటీర్ ఉష, సచివాలయం శానిటేషన్ సెక్రటరీ రాజేష్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

24, 25 తేదీల్లో చలో ఢిల్లీ



పోస్టర్‌ని ఆవిష్కరిస్తున్న కృష్ణయ్య తదితరులు

సీటీఆర్ఐ: పార్లమెంట్‌లో మహిళా బిల్లు పెట్టి, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. జాతీయ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత ఆధ్వర్యంలో ఈ నెల 24, 25వ తేదీల్లో మహిళల రాజ్యాధికారం కోసం చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో పోస్టర్‌ని ఆవిష్కరించారు. పద్మలత మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం మరిన్ని చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేష్, వేముల రామకృష్ణ, సతీశ్, సుభాషిణి, శరత్ కుమార్, శ్రీనివాస్, భార్గవి ప్రసంగించారు.

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

- వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్
- వేమగిరిలో గడపగడపకూ..



వేమగిరిలో మహిళకు అభివాదం చేస్తున్న చందన నాగేశ్వర్

కడియం: ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు వైఎస్సార్ సీపీ రూరల్ కోఆర్డినేటర్, ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ అన్నారు. వేమగిరి సచివాలయం 4 పరిధిలో శుక్రవారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్, మురుగు నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయా పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఎవరికైనా పథకాలు అందకపోతే అందుకుగల కారణాలను తెలుసుకుని, వారికి వెంటనే ఆయా పథకాలు అందించే ఏర్పాట్లు చేయాలని సచివాలయ సిబ్బంది, వలంటీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెలుగుబంటి అచ్యుతరామ్, మాజీ సర్పంచ్ వెలుగుబంటి వెంకటాచలం, పార్టీ నాయకులు గుబ్బల నాగార్జున, కట్టా జమీందారు, నరాల గణపతి, పితాని శ్రీను, గుబ్బల సత్యనారాయణ, నరాల శ్రీను, పితాని హరికృష్ణ, ఊటుకూరి శైలజ, యనమదల మణికంఠ, బైవరపు నాగేశ్వరరావు, వాసంశెట్టి గోదావరి పాల్గొన్నారు.

ఈకేవైసీ తప్పనిసరి

కడియం: పీఎం కిసాన్ యోజన పథకం లబ్ధి పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఈలి గోపాలం అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కౌలు రైతులు రుణ అర్హత కార్డులు తీసుకోవాలన్నారు. ఉద్యాన విభాగం అందజేస్తున్న డ్రిప్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువులకు రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే బీమా వర్తిస్తుందన్నారు.

శాకంబరి అలంకరణలో..



శాకంబరి అలంకరణలో పోశమ్మ తల్లి



శాకంబరిగా కడియపులంక ముసలమ్మతల్లి

రాజమహేంద్రవరం రూరల్: వెంకట నగరం గ్రామ దేవత పోశమ్మ తల్లిని శుక్రవారం వివిధ రకాల కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

కడియం: ఆషాఢ మాసంలో శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని కడియపులంకలోని ముసలమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అలాగే ఆలయ కమిటీ పర్యవేక్షణలో సాయంత్రం అమ్మవారికి భక్తుల సహకారంతో పంచ మంగళ హారతుల కార్యక్రమం జరిపించారు.

అర్హులకు పథకాలు అందించడమే లక్ష్యం



కడియపులంకలో ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న చందన నాగేశ్వర్



శాటిలైట్‌సిటీలో ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న గిరిజన సంక్షేమాధికారి జ్యోతి



34వ డివిజన్‌లో పత్రాలు అందజేస్తున్న దృశ్యం

రాజమహేంద్రవరం రూరల్: అర్హులందరికీ పథకాలు అందించేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందని మండల ప్రత్యేకాధికారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కేఎస్ జ్యోతి అన్నారు. శాటిలైట్ సిటీ గ్రామ సచివాలయం–4కు సంబంధించిన గ్రామసభ శుక్రవారం జక్కంపూడి రామ్మోహనరావు కల్యాణ వేదికలో తహసీల్దార్ పైడి చిన్నారావు అధ్యక్షతన జరిగింది. కేఎస్ జ్యోతి, తహసీల్దార్ పైడి చిన్నారావు, ఇన్‌చార్జి ఈవోపీఆర్‌అండ్‌ఆర్డీ టి.కృష్ణ, సచివాలయ కన్వీనర్లు దత్తసాయి, కామిశెట్టి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా లబ్ధిదారులకు 2,091 ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మండల జేసీఎస్ కన్వీనర్ తాటికొండ విష్ణుమూర్తి, మాజీ సర్పంచ్ రుంకాని రమణమ్మ, మాజీ ఉపసర్పంచ్‌లు బొమ్ము శ్రీను, కడవకొల్లు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కాకరపల్లి అప్పారావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు సఫారి నాయుడు, నాయకులు బత్తిన అప్పారావు, దండంగి ప్రభు, కాకుర్తి మురళి, రుంకాని రవి, మీగడ గంగాధర్, పుచ్చా గోవిందొరెడ్డి పాల్గొన్నారు.

- పిడింగొయ్యి సచివాలయం–2లో మండల ఇంజినీరింగ్ అధికారి సంపత్‌కుమార్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కేఎస్ జ్యోతి, సచివాలయ కన్వీనర్లు, అధికారుల చేతుల మీదుగా 1,654 పత్రాలు అందించారు. హుకుంపేట సొసైటీ చైర్మన్ బొప్పన సుబ్బారావు, పార్టీ నాయకులు పడాల వీరరాఘవరెడ్డి, శంకర్, చీరా రాజు, పిల్లా లక్ష్మణరావు, దాసరి శివకుమార్ పాల్గొన్నారు.
- కాతేరు సచివాలయం–4లో ఎంపీడీవో డి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా గిరిజనసంక్షేమాధికారి కేఎస్ జ్యోతి, సచివాలయ కన్వీనర్లు మద్దా దుర్గారావు, సురేంద్ర, సురేష్, అధికారుల చేతుల మీదుగా 1,773 పత్రాలు అందించారు. డిప్యూటీ తహసీల్దార్ రత్నసాగర్, పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు, మాజీసర్పంచ్ ఆచంట సుబ్బారాయుడు, సొసైటీ చైర్మన్ ఆచంట కళ్యాణ్, పార్టీ నాయకులు యెజ్జు వాసు, కొత్తపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం సిటీ: జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజలకు లబ్ధి చేకూరుతోందని నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ సత్యవేణి తెలిపారు. నగరంలోని 32, 33, 35, 36, 39, 40 డివిజన్లలో శుక్రవారం గ్రామసభలు నిర్వహించి, పలువురికి ధ్రువీకరణ పత్రాలు అందజేశామన్నారు.

కడియం: కడియపులంకలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రూరల్ కోఆర్డినేటర్ , ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1,232 మందికి వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు సక్రమంగా అందించాలన్న సదుద్దేశంతో సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. మండల ప్రత్యేకాధికారి వి.రాధాకృష్ణ, ఎంపీడీవో కె.రత్నకుమారి, జేసీఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఈలి గోపాలం, కడియపులంక సొసైటీ చైర్మన్ తిరుమలశెట్టి శ్రీను, కడియపులంక ఇన్‌చార్జి సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, స్థానిక నాయకులు ఊటుకూరి శైలజ, బోడపాటి సత్యనారాయణ, ఆరేటి వెంకట్రావు, మార్గాని ఏడుకొండలు, ఈలి బేబి, చీకట్ల మల్లీశ్వరి, కె.సూర్యనారాయణ, గండి రమణ పాల్గొన్నారు. వేమగిరి సచివాలయం 1 పరిధిలో 750 మందికి పత్రాలను అందజేశారు.